

జిల్లాలో పలు చోట్ల వర్షం

ప్రజాశక్తి - పెనుమంట్ర

మండలంలో ఆదివారం ఈదురుగాలులలో వర్షం పడింది. ముఖ్యంగా పొలమూరు, పెనుమంట్ర, మాముడూరు, మార్టేరు, ఆలమూరు, భట్లమగుటూరు, ఓడూరు, నెలమూరు, వెలగలేరు, బ్రాహ్మణచెరువుతో పాటు పలు గ్రామాల్లో వర్షం పడింది. ఆయా గ్రామాల్లో వరి చేలు నెల కొరిగాయి. ఈ నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు ఆందోళనకు గురయ్యారు.



పాలకొల్లులో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

పాలకొల్లు : పాలకొల్లులో ఆదివారం మధ్యాహ్నం వర్షం పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం వల్ల రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు అంటున్నారు. అయితే రైతులు మాత్రం వర్షానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమలో అభివృద్ధి కనుమరుగు..!

- దృష్టి సారించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- సమస్యలతో జిల్లా వాసులు సతమతం
- ప్రజా రక్షణ భేరి ముందు జిల్లా సమస్యలు
- ఈనెల 8న జిల్లాలో పర్యటించనున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి యాత్ర

ప్రజాశక్తి - భీమవరం

జిల్లాలో అభివృద్ధి కనుమరుగవుతోంది. ప్రభుత్వాలు పాలకులు జిల్లాపై చూపిస్తున్న కపట ప్రేమతో రాను రాను అభివృద్ధి కుంటుపడుతోంది. అపారమైన వనరులు అందుబాటులో ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యం. ఒకపక్క సారవంతమైన నేలలు, గోదావరి జలాలు, సముద్రతీరం తదితర వనరులున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా వాసులు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా నిరంతరం సమస్యలపై పోరాడుతున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి చేపట్టింది. ఈనెల 8వ తేదీన చించినాడ వద్ద జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లా సమస్యలపై ప్రజా రక్షణ భేరీలో గలం విప్పనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించేందుకు సిపిఎం ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతోంది.

జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయి. సారవంతమైన నేలలు, వివిధ రకాల పంటలు, గోదావరి జలాలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు గ్యాస్, సహజవాయువు వంటి నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఆహ్లాదకరంగా సముద్ర, గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధికి అన్ని అవకాశాలున్నప్పటికీ నామమాత్రపు చర్యలు తీసుకోవడం తప్ప పూర్తిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, ఆక్వారంగాలతో పాటు అనుబంధ రంగాలు, వివిధ రకాల పంటలపై ఆధారపడి ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. అయితే నేడు అన్ని రకాల పంటలు సంక్షోభంలో కూరుకుపోయాయి. జిల్లాలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. వీరందరికీ పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డుల్లేవు. సకాలంలో రుణాలు అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పంటల నష్ట పరిహారం కూడా అందడం లేదు. పంటలకు కనీస గిట్టుబాటు ధర లేక వ్యవసాయం, ఆక్వా, కొబ్బరి, ఉద్యాన పంటల రైతులు రూ.వందల కోట్లు నష్టపోతున్నా పరిస్థితి నెలకొంది. దీనికితోడు
ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడం జిల్లాకు ఒక శాపంగా ఉంది. నక్కల డ్రెయిన్, గొంతేరు, యనమదుర్రు, బొండాడ, ఉప్పుటేరు. గోస్తనీ డ్రెయిన్లను ఆధునికీకరించకపోవడంతో వర్షం వస్తే ఈ డ్రెయిన్లన్నీ పొంగిపొర్లి వేలాది ఎకరాల పంట నీట మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుతున్నారు.

తగ్గిపోతున్న సాగు విస్తరణ

గతంతో పోలిస్తే వ్యవసాయం, ఆక్వాసాగు విస్తీర్ణం రాను రాను తగ్గిపోతోంది. గతంలో రెండు లక్షల నలభై వేల ఎకరాల్లో వరి సాగు జరగ్గా ప్రస్తుతం 10 శాతం తగ్గిపోయింది. అలాగే లక్షా 80 వేల ఎకరాల్లో ఆక్వాసాగు జరగ్గా సగానికిపైగా సాగు విస్తరణ తగ్గింది. దీంతో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. పని దినాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఇక్కడకు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కారుచౌకగా వలస కార్మికులు దొరకడంతో వారు దోపిడీకి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పనులేక్క ఉపాధి దెబ్బతింటున్నా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృత్తిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లుగీత వృత్తి క్రమేపీ తగ్గుతూ దెబ్బతింటోంది. మత్స్య కార్మికులకు ప్రోత్సాహకం, రక్షణ లేదు.

పడకేసిన పరిశ్రమలు

తణుకు షుగర్ ఫ్యాక్టరీ, డెల్టా పేపర్ మిల్లు, ఉమ్మడి జిల్లాలో జ్యూట్ మిల్లులు, అనేక చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లులు మూతపడ్డాయి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రధానంగా వందలాది రైస్ మిల్లులు మూతపడడంతో లక్షల మంది కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింది. దీంతో అనేకమంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. మరి కొంతమంది స్థానికంగా అపార్టుమెంట్లలో వాచ్‌మెన్లుగా, హోటల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో సన్న, చిన్నకారు పరిశ్రమలు తప్ప భారీ పరిశ్రమలు ఏ ఒక్కటీ ఏర్పాటు కాలేదు.

రెడ్ జోన్‌లోకి జిల్లా..

జిల్లాలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో అనారోగ్యాలు పెరిగిపోయి రెడ్ జోన్‌లోకి వెళ్లింది. జిల్లాలో రకరకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. సురక్షిత తాగునీరు లేక కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. కేన్సర్, గుండె, లివర్, కిడ్నీ, చర్మ వ్యాధులు ఎక్కువగా జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాకు చెందిన వారు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నయ్ వంటి మహానగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పరిస్థితి నెలకొంది.

వేలాది ఎకరాల్లో ప్రభుత్వ భూములు

జిల్లాలో వేల ఎకరాల్లో వివిధ రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయితే ఇవన్నీ పెత్తందారుల చేతిలో ఉన్నాయి. అయితే జిల్లాలో వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి లక్షల మంది జీవన సాగిస్తున్నారు. కాళ్ల, భీమవరం, నరసాపురం, యలమంచిలి, ఆచంట, పెనుగొండ మొగల్తూరు మండలాల్లో సిఎడి, కాళీపట్నం, అసైన్డ్ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను పేదలకు పంచితే పేదలు, రైతులు అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పర్యాటక రంగానికి అణువుగా 15 ప్రాంతాలు

జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి అనేక ప్రాంతాలు అణువుగా ఉన్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలు, ఉప్పుటేరు, గొంతేరు, గోదావరి, సముద్రతీరం వంటివి 15 ప్రాంతాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటోంది.

ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని గోదావరి తీర ప్రాంతంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఏటా వరదల తాకిడికి సుమారు 30. గ్రామాల వరకూ ముంపు బారిన పడుతున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బిక్కు బిక్కు మంటూ జీవన సాగిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పాలకులు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్లో పనులు మందకోడిగా సాగుతున్నాయి. ఉండి, శృంగవృక్షం, పాలకొల్లు రైల్వే క్రాసింగులు ఉన్న చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండరాసుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాటిపై దృష్టి సారిస్తున్న పరిస్థితి లేదు. జిల్లా అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలకులు చర్యలు తీసుకోని పరిస్థితి నెలకొంది.



పెదఅమిరంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి

ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి

ప్రజాశక్తి - కాళ్ల

ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పుల్లేకుండా కచ్చితమైన జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి బిఎల్‌ఒలను ఆదేశించారు. పెదఅమిరం గ్రామంలో స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా జరుగుతున్న స్పెషల్ కాంపెయిన్‌ను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సందర్శించారు. మెయిన్ ప్రాథమిక పాఠశాలల్లోని 162,163,164 పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. కొత్త ఓటరు కార్డుల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టరు సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటర్ల జాబితాలకు సంబంధించి పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనని తెలిపారు. జాబితాలో అక్కడక్కడా ఫొటోలు లేకుండా ఉన్న ఓటర్లను గమనించి ఫొటోలను తప్పకుండా అప్లోడ్ చేయాలని సూచించారు. ఫారం - 6, ఫారం-8 ఎన్నెన్ని వచ్చాయి, ఎలా పరిష్కరించారని జిల్లా కలెక్టరు ప్రశ్నించారు. వందేళ్లు దాటిన వారు ఎంత మంది ఉన్నారని అడిగారు. అర్హులందరినీ ఓటర్లుగా చేర్పించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి కోరారు. కలెక్టరు వెంట జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె మల్లికార్జునరావు, తహశీల్దారు టిఎ.కృష్ణారావు, విఆర్‌ఒలు గుర్రం చిట్టిబాబు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

భీమవరం రూరల్ : తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి బిఎల్‌ఒలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం పురపాలక సంఘం పరిధిలో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాల, రూరల్ గ్రామం గొల్లవానితిప్పలో ఏర్పాటుచేసిన స్పెషల్ సమ్మరీ రివిన్‌లో భాగంగా జరుగుతున్న స్పెషల్ కాంపెయిన్‌ను కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్ల జాబితా పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనని తెలిపారు. కలెక్టరు వెంట ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, తహశీల్దార్ వై.రవికుమార్, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

మొగల్తూరు : లోపాలు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి సిబ్బందికి ఆదేశించారు. ముత్యాలపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఓటర్ల జాబితాలను పరిశీలించి బిఎల్‌ఒలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఓటర్ల జాబితాల పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనన్నారు. జాబితాలో ఫొటోలు లేకుండా ఉన్న ఓటర్లను గమనించి ఫొటోలను తప్పకుండా అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు. డెత్ ఓటర్లు డూప్లికేషన్లు లేకుండా చూడాలన్నారు. అర్హులందరినీ ఓటర్లుగా చేర్పించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్, తహశీల్దారు జి.అనితా కుమారి ఉన్నారు.



ఆర్ట్ ఎగ్జిబిషను సందర్శిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి

సృజనాత్మకతకు బాలోత్సవం దోహదం

జిల్లా కలెక్టర్ ప్రశాంతి - భీమవరంలో బాలోత్సవం ప్రారంభం

ప్రజాశక్తి - భీమవరం

విద్యార్థులు, బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలోత్సవం ఎంతో దోహదం పడుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక చింతలపాటి బాపిరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫారం ఫర్ ఆర్టిస్ట్, వసుధ ఫౌండేషన్, భీమవరం డ్రాయింగ్ టీచర్స్ అసోసియేషన్, పాలకొల్లు ఉదయ ఆర్ట్ గ్యాలరీ, మానవత, భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాలోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు వేలాదిమంది తరలివచ్చారు. పాఠశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయి సందడిగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అడవి బాపిరాజు స్మారకోన్నత చిత్రలేఖనం పోటీలను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు, చిత్రకారుడు, న్యాయవాది, అధ్యాపకుడు, రచయిత అడవి బాపిరాజు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ బాలల మానసిక వికాసానికి అలాగే విద్యాభ్యాసం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కళలు అవకాశం కల్పిస్తాయన్నారు. చిత్ర లేఖనం పోటీలు వంటివి పిల్లల్లో కళల పట్ల అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను, శక్తిని బయటకు తీయడానికి ఎంతో అవసరమన్నారు. వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రతిభావంతులుగా తయారవుతారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రాయింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ షీట్స్ కొన్నింటిని కలెక్టర్ అందజేశారు. అడవి బాపిరాజు మనవరాలు కాళ్లకూరు పద్మను కలెక్టర్ సత్కరించారు. ముందుగా రాయలం పాఠశాలకు చెందిన డ్రాయింగ్ టీచర్ రాజేంద్ర ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ సందర్శించి డ్రాయింగ్ టీచర్‌ను అభినందించారు. అలాగే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీలకు వేలాదిమంది విద్యార్థులు, బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.శ్రీనివాసులురాజు, తహశీల్దార్ వై.రవికుమార్, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్‌రాజు, సిహెచ్‌బిఆర్‌ఎం స్కూల్ కరస్పాండెంట్ కె.రామకృష్ణంరాజు, కొత్తపల్లి శివరామరాజు, చెరుకువాడ రంగసాయి, మానవత ప్రతినిధులు సాగి జానకి, రామరాజు, బుద్ధరాజు వెంకటపతిరాజు, బాలోత్సవ కమిటీ ప్రతినిధులు పి. సీతారామరాజు, బి.చైతన్య ప్రసాద్, జి.ధనుష్, వాసు, ప్రసాద్, వి.రాధాకృష్ణ, విజయవాడ ఫోరం ఫర్ ఆర్ట్సుకు చెందిన స్ఫూర్తి శ్రీనివాస్, ఎస్‌పి.మల్లిక్ కళాసాగర్, సునీల్ హనుమకొండ, అరసవల్లి గిరిధర్, జాషువా సంస్కతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.



పాలకొల్లులో యాత్రనుద్దేశించి మాట్లాడుతున్న నాయకులు



యలమంచిలిలో యాత్రనుద్దేశించి మాట్లాడుతున్న నాయకులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలి

ప్రజాశక్తి - పాలకోడేరు

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం నాయకులు ఆంజనేయులు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి ప్రచార జిల్లా జాతా ఆదివారం మండలంలో ప్రవేశించింది. శృంగవృక్షం నుంచి ప్రారంభమైన ఈ జాతా పెన్నాడ అగ్రహారం, గొరగనమూడి, విస్సాకోడేరు, భీమవరం వరకూ సాగింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శేషాపు అశ్రియ్య, నాయకులు పళ్లెం భీమన్న, కలిదిండి గోపాలరాజు, కొటికలపూడి శ్రీను, బాబ్జీ, షేక్ వలీ పాల్గొన్నారు.

వీరవాసరం : బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ విధానాలు నచ్చి రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని సిపిఎం ప్రజారక్షణ భేరి ప్రచార జాతా దళ నాయకులు ప్రశ్నించారు. ఈ జాతా ఆదివారం మండలంలోని రాయకుదురు, కొణితివాడ, ఉత్తరపాలెం, నవుడూరు, వీరవాసరం గ్రామాల గుండా సాగింది. ఈ సందర్భంగా దళ నాయకులు మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో దళ నాయకులు జవ్వాది శ్రీనివాసరావు, ఎం.ఆంజనేయులు, జుత్తిగ నరసింహమూర్తి, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, షేక్ వలీ, కేతా జ్యోతిబసు, నారాయణమూర్తి, కిలాడి సత్యనారాయణ, బొర్రా ఆలమహారాజు పాల్గొన్నారు.

పాలకొల్లు : రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పార్టీలను వ్యతిరేకించాలని మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ కోరారు. ప్రజారక్షణ భేరి ప్రచార జాతా ఆదివారం పాలకొల్లు చేరింది. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ప్రజా నాట్యమండలి కళాకారులు గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి కళాకారులు షేక్ వలీ, నిల్లి భార్గవ్, బురిడి శ్రీరాములు, సిపిఎం నేతలు బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్, చల్లా సోమేశ్వరరావు, యడ్ల మోహన్‌రావు, పల్లి జార్జిబాబు, కుంచే రామచంద్రరావు పాల్గొన్నారు.

పోడూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా నాయకులు ఆకుల హరే రామ్ ప్రజలను కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణభేరి ప్రచార యాత్ర ప్రజలంతా పాల్గొనాలని కోరుతూ జీపుజాతా తూర్పు పాలెం, పండిత విల్లూరు, పోడూరు మీదుగా మినిమించిలి పాడు చేరుకుంది. ఈ సందర్భంగా హరేరామ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుర్నీడి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్, మూడే మోజేసు, బూరాబత్తుల వెంకటేశ్వరరావు, కె.భాస్కరరావు, కాటూరి యాకోబు పాల్గొన్నారు.

యలమంచిలి : ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా ప్రణాళిక జిల్లా ప్రచార జాతా ఆదివారం మండలంలోని ఏనుగువానిలంక, కలగంపూడి, చించినాడ, యలమంచిలి, మేడపాడు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కానేటి బాలరాజు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో సిపిఎం బహిరంగ సభ నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ జాతాలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ జాతా అడవిపాలు మీదుగా పాలకొల్లుకు చేరింది. కార్యక్రమంలో నాయకులు జవ్వాది శ్రీనివాస్, మాసవరపు సుబ్బారావు, దేవ సుధాకర్, పల్లి జార్జి, బాబు ఎడ్ల మోహనరావు పాల్గొన్నారు.

ఆచంట : సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి ప్రచారయాత్ర ఆదివారం సాయంత్రం ఆచంటకు చేరుకుంది. ఈ సందర్భంగా కచేరీ సెంటర్లో సిపిఎం జిల్లా నేత ఆకుల హరే రామ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి విష కౌగిలి నుండి వైసిపి, టిడివి, జనసేన బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనం కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు సూర్నీడి వెంకటేశ్వరరావు, వద్దిపర్తి అంజిబాబు, తోటపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

పెనుగొండ : మండలంలో ప్రజా రక్షణ భేరి జాతా సిపిఎం జిల్లా నాయకులు ఆకుల హరే రామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాత్రం పెనుగొండ మెయిన్ బజార్ రోడ్డు గోంగూర తూమ్ సెంటర్లో సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, కప్పల రత్నరాజు మాదాసు నాగేశ్వరరావు, నీలం ఆదినారాయణ, పి.రామారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

సిపిఎం రక్షణ భేరి యాత్రను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టిన సిపిఎం ప్రచార భేరి యాత్రను జయప్రదం చేయాలని, ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబూరావు పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల బాబూరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు రంగారావు మాట్లాడుతూ 2014లో జరిగిన రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయక ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రంలో మోడీ నట్టేట ముంచిందని తెలిపారు. ఒకపక్క కార్మిక చట్టాలు కాలరాశి కార్మిక హక్కులపై దాడి చేసిందని తెలిపారు. ఈ నెల 15న విజయవాడలో జరగనున్న బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలూ పాల్గొని జయప్రదం చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిర్ల పుల్లారెడ్డి కరిసాయిరెడ్డి, అడపా ఆంజనేయులు, కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, ఎస్‌విఎస్ రెడ్డి, యాంద్రపు కృష్ణ, గాది వెంకటరావు, మద్దాల పు త్రయ్య, బుద్దాల నాని, కర్రి నాగిరెడ్డి సత్తి దుర్గారెడ్డి కర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

భీమవరం: ఈ నెల 8న ప్రజారక్షణ బేరి బస్సుయాత్ర భీమవరం రానుందని, ఈ నేపథ్యంలో ప్రకాశం చౌక్ సెంటర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని సిపిఎం భీమవరం పట్టణ కమిటీ పిలుపునిచ్చింది. భీమవరం ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం భీమవరం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ నిత్యావసర ధరలు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, పప్పులు, చింతపండు, నూనెల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పేరుతో రూ.లక్షల కోట్లు వసూలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కనీస నిధులు ఖర్చుచేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ధరలు అరికట్టే చర్యలు తీసుకోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటాల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు రంగారావు, ఏడుకొండలు, బాలాజీ, శ్రీను, రమణ పాల్గొన్నారు.



రహదారిపై నిలిచిన వర్షపు నీటిలో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

వర్షపు నీటిలో సిపిఎం నేతల నిరసన

మురుగు తొలగించాలని డిమాండ్

ప్రజాశక్తి - మొగల్తూరు

గ్రామాల్లో రహదారులు మడుగులను తలపిస్తున్నాయని సిపిఎం నాయకులు విమర్శించారు. ఆదివారం మొగల్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో నిలిచిన వర్షపు నీటిలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. గ్రామాల్లో రహదారులు ఛిద్రమైనా ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమన్నారు. రహదారిపై నిలిచిన వర్షపు నీటితో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు మురుగు బయటకెళ్లేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యడ్ల చిట్టిబాబు, ఆదూరి సాంబమూర్తి, వీర పాండురంగారావు, కొత్తపల్లి నాగరాజు, చిలకలపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సాగరతీరం కోలాహలం

ప్రజాశక్తి - మొగల్తూరు

పేరుపాలెం బీచ్ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ప్రత్యేక, ద్విచక్ర వాహనాల్లో బీచ్‌కు ఉదయమే చేరుకున్నారు. పలువురు సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఒడ్డుకు కొట్టుకొస్తున్న కెరటాలతో ఇసుక తేన్నెలపై ఆటలాడుకున్నారు. ఒడ్డున ఉన్న ఆలయాలను దర్శించుకుని సరివే, కొబ్బరి తోటలో సహపంక్తి భోజనాలు చేసి సేద తీరారు.



సముద్ర స్నానాలు చేస్తున్న పర్యాటకులు

ముఠా కార్మికులపై దాడి దారుణం

ప్రజాశక్తి - ఆకివీడు

సంతపేటకు చెందిన బజారు ముఠా కార్మికులపై అకారణంగా తెలగపాముల యువకులు చేసిన దాడిని ఖండిస్తూ ఆ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం సిఐటి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. సిఐటియు పట్టణ అధ్యక్షుడు కేతభిత్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఠా కార్మికులపై జరిగిన దాడిని పోలీసులు ఇరువర్గాల ఘర్షణ అనే భావనలో ఉన్నారని అది సరికాదన్నారు. అకారణంగా కార్యాలయంలో ఉన్న వారిపై దాడి చేశారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దాడి చేసిన వారితో పాటు అడ్డుకున్న వారిపై కేసు పెట్టడం అన్యాయమన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, వారికి తోడుగా తమతో పాటు ఊరంతా ఉందన్నారు. అవసరమైతే ఆకివీడులో రౌడీయిజాన్ని నిరసిస్తూ బంద్ నిర్వహించేందుకు కూడా అందరూ సమాయత్తంగా ఉన్నారని ఆయన చెప్పారు. తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జగ్గు రోతి విజయ్ మాట్లాడుతూ అందరం సమైక్యతతో ఉండి ఆకివీడుకు రౌడీయిజం నుంచి విముక్తి కల్పించే ప్రయత్నంలో ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. మెప్మా అధ్యక్షురాలు మోరా జ్యోతి మాట్లాడుతూ యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు అడ్డుకట్ట వేయాలన్నారు. దాడిలో గాయపడిన ముఠా మేస్త్రి దాల్ అప్పలనాయుడు మాట్లాడుతూ వారు తెలగ పాములు కాదని గుంపు వారే అని పిలవాలని, వీరు అత్యంత భయంకరమైన జాతిగా మారిపోయారని వాపోయారు. మరో మేస్త్రి పిట్ట పాండురంగారావు తనకున్న గాయాలు చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు సీనియర్ నాయకులు బొక్క సత్యనారాయణ, వాడపల్లి మోహన్, సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు, కుంకట్ల దానయ్య, కుంచాడ బాబ్జి, సత్యనారాయణ మాట్లాడారు. అనంతరం సభాధ్యక్షులు కవిత్నాయుడు మాట్లాడుతూ రానున్న మంగళవారం మరోసారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పట్టణ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రముఖులు నిర్ణయించారని తెలిపారు.


మాట్లాడుతున్న జెఎన్‌వి.గోపాలన్

ఓటర్ల జాబితాలకు పూర్తి బాధ్యత బిఎల్ఒలదే

కలెక్టర ప్రశాంతి

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్

మండలంలోని దిగమర్రు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్‌ను జిల్లా కలెక్టరు సందర్శించారు. ఓటర్ల జాబితాలను పరిశీలించి బిఎల్ఒలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఓటర్ల జాబితాలకు పూర్తి బాధ్యత బిఎల్ఒలదేనని తెలిపారు. జాబితాలో అక్కడక్కడ ఫొటోలు లేకుండా ఉన్న ఓటర్లను గమనించి ఫోటోలను తప్పకుండా అప్‌లోడ్ చేయాలని ఆమె సూచించారు. ఫారం 6, ఫారం 8 ఎన్నెన్ని వచ్చాయని, ఎలా పరిష్కరించారని ప్రశ్నించారు. వందేళ్లు దాటినవారువారు ఎంత మంది ఉన్నారని ఆమె అడిగారు. డెత్ ఓటర్లు డూప్లికేషన్లు లేకుండా చూడాలని, స్పెషల్ క్యాంపెయిన్ తర్వాత ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాల క్రాస్ చెక్ చేసి చూడాలన్నారు. ఇరు పార్టీల బిఎల్ఒలతో మాట్లాడి స్పెషల్ క్యాంపెయిన్ ఎలా జరుగుతుందని తెలుసుకున్నారు. అర్హులందరినీ ఓటర్లుగా చేర్పించాలని కలెక్టరు పి.ప్రశాంతి కోరారు. కలెక్టర్‌తో పాటు ఆర్‌డిఒ ఎం.అచ్యుతఅంబరీష్, పాలకొల్లు నియోజకవర్గ ఇఆర్ఒ, డిఎల్‌డిఒ కెసిహెచ్.అప్పారావు, తహశీల్దార్ సిహెచ్.పెద్దిరాజు, బిఎల్ఒలు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కలెక్టర్ ప్రశాంతి

బాణసంచా దుకాణాల ఏర్పాటు



బాణసంచా దుకాణాలు

ప్రజాశక్తి - పెనుమంట్ర

దీపావళి పండుగ నేపథ్యంలో మండలంలో ఇప్పటికే హోల్‌సేల్ దుకాణాలు ఏర్పాటుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ మరో వారం రోజులు గడువు ఉన్నప్పటికీ పోలమూరు, బ్రాహ్మణచెరువు మధ్య నూతనంగా హోల్‌సేల్ దుకాణం ఏర్పాటైంది. వీటితో పాటు ప్రతి ఏడాది వెలగలేరు, ఆలమూరు గ్రామ సమీపంలో హోల్‌సేల్ దుకాణాల్లో అమ్మకాలు జరుగుతాయి. అయితే ఇప్పటికే టపాసుల మందులు, చిచ్చు బుడ్డీలు, మతాబి, సిసింద్రి, తిప్పుడు పొట్లాల మందులను చిన్నారులు కొనుగోలు చేసుకుని ఇంటి వద్దనే తయారు చేసుకుని ఊరంతా టపాసులు మోత ముగించేవారు. గ్రామీణ ప్రాంతంలో ఫ్యాన్సీ, కిరాణా దుకాణం వద్ద తుపాకులు, సింద్రిలు, టపాకాయలు చిన్నారులు కొనుగోలు చేసుకుని ఊరంతా అల్లరి చేసేవారు. ప్రస్తుతం ఆ గుర్తులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనుమరుగయ్యాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.

జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి

గణపవరం :జనసేన పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి చెందుతుందని జనసేన ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. మండలంలోని వరదరాజుపురం స్థానికులతో ఆదివారం ఆయన మాట్లాడారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తోట శ్రీనివాస్, వీరవల్లి త్రిమూర్తులు, పార్టీ గ్రామ అధ్యక్షులు నడికట్ల దుర్గారావు, టి.జోగేశ్వరరావు పాల్గొన్నారు.

బాణసంచా కాల్పుల జాగ్రత్తలపై అవగాహన

ప్రజాశక్తి - భీమవరం రూరల్

బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాసరావు అన్నారు. భీమవరం ఫైర్ స్టేషన్ ఆవరణలో శ్రీవిజ్ఞానవేదిక బాణసంచా కాల్పుల జాగ్రత్తలపై అవగాహన బ్రోచర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయన్నారు. పిల్లలు కాల్చేటప్పుడు దగ్గర ఉండాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంక్షేమం కోసం తమ శాఖతోపాటు ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దీపావళి రోజున బకెట్‌లో ఇసుక, నీళ్లు, పాత గోనె సంచి, పాత బట్టలు దగ్గర ఉంచుకోవాలని, ముఖానికి దగ్గర బాణసంచ కాల్చవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో చుక్కన శ్రీ, ఎస్‌కె.బాబాజీ సాహెబ్, ఎస్‌కె.చాన్‌పాషా, పి.అమూల్యారావు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

టిడ్కో గృహాలు ఇవ్వాలని 15న వంటావార్పు

ప్రజాశక్తి - పాలకొల్లు

టిడ్కో గృహాలు ఉచితంగా ఇవ్వాలని నెల 15వ తేదీన పాలకొల్లు టిడ్కో గహాల వద్ద వంటావార్పు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌తో కలిసి మాట్లాడారు. టిడిపి హయాంలో పూర్తయిన 90 శాతం టిడ్కో గృహాలు మిగిలిన పది శాతం పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకొల్లు పట్టణ వాసులకు శివారు ప్రాంతాల్లో కాకుండా పట్టణంలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రంగులు మార్చడం కాకుండా టిడ్కో గృహాల వద్ద తాగునీరు, డ్రెయినేజీ వంటి కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, జివి, కర్నేన గౌరు నాయుడు, కడలి గోపీ, బోనం నాని, మామిడిశెట్టి పెద్దిరాజు, మహమ్మద్ జానీ, కామిశెట్టి అయ్యప్పనాయుడు పాల్గొన్నారు.

లే అవుట్‌లను లబ్ధిదారులకు స్వాధీనం చేయండి

ప్రజాశక్తి - ఉండి

స్థానిక హైస్కూల్ వద్ద ఏర్పాటుచేసిన లే అవుట్‌ను ప్లాట్లుగా విడదీసి లబ్ధిదారులకు అందించాలని సిపిఎం ఉండి మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం హర్షణీయమని, కాని ఆయన ఆశయాలను అధికారులు నీరుగార్చడం బాధాకరమని పేర్కొన్నారు. జగనన్న కాలనీలోని స్థలాలను లబ్ధిదారులకు అందించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడం అభ్యంతరకరమన్నారు. అధికారులు వెంటనే చొరవ చూపి ఉండి హై స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన లే అవుట్‌ను కొలతలు వేసి ప్లాట్లుగా విడదీసి లబ్ధిదారులకు అందించాలని కోరారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన కోరారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : ఎంఆర్‌పిఎస్

ప్రజాశక్తి - నరసాపురం టౌన్

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెన్నేటి సురేష్‌మాదిగ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ జిల్లాలో దళిత యువకుడు కాండ్రు శ్యాంకుమార్‌పై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. అసలు ఎస్‌సి కమీషన్ ఛైర్మనే బాధితుడైతే రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని పేర్కొన్నారు. వైసిపి హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, తాజాగా మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. స్థానిక మంత్రి, ఎంఎల్ఎ, ఎంఎల్‌సి ముఖ్య అనుచరుడైన హరీష్‌రెడ్డి అతని అనుచరులు కలిసి కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్‌ను నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసలు చేయగా దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించడం దుర్మార్గమన్నారు. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపిలో ఉన్న దళిత యువకుడు, నాయకులు ఇటువంటి ఘటనలను చూసి వైసిపి బానిసత్వం నుంచి కళ్లు తెరచి బయటకు కోరారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నాం, ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆచంట : ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు నోటిలో మూత్రం పోసిన హరీష్‌రెడ్డి, అతని స్నేహితులను తక్షణమే అరెస్టు చేసి ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆచంట నియోజకవర్గ ఎస్‌సి సెల్ జిల్లా నాయకులు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆచంట పెద్దపేటలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కనపాల వెంకటేశ్వరరావు, ఆకుమర్తి మోహన్‌రావు, నేలపూడి రామ్మోహన్‌రావు, వర్ధనపు హరి, లక్ష్మణరావు, కుసుమే నరసింహమూర్తి, రాపాక ఆనందరావు పాల్గొన్నారు.



భీమవరం రూరల్‌లో నిరసన

భీమవరం రూరల్ : అధికార పార్టీ రౌడీ మూకలు కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌పై చేసిన అమానుష దాడిపై టిడిపి భీమవరం నియోజకవర్గ ఎస్‌సి సెల్ నాయకులు ఖండిస్తూ ఆదివారం అంబేద్కర్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దు ఏసుపాదం మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం వారు రెచ్చిపోయి దళితులపై అనేక దాడులు చేస్తున్నారన్నారు. కంచికచర్లలో శ్యామ్‌పై దాడి చేసి మూత్రం తాగమనడం దుర్మార్గమన్నారు. నరసాపురం పార్లమెంట్ ఎస్‌సి సెల్ అధ్యక్షులు సాయిబాబు మాట్లాడుతూ జగన్ అధికారం చేపట్టిన తర్వాత దళిత సోదరి సోదరులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్‌లు బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. పట్టణ ఎస్‌సి సెల్ అధ్యక్షుడు యాళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దళితులంతా వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించి జగన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, భీమవరం మండల అధ్యక్షుడు రేవు వెంకన్న, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆడిదేల చిరంజీవి, మాజీ కౌన్సిలర్ కందికట్ల జోషి, భీమవరం పట్టణ ఎస్‌సి సెల్ ప్రధాన కార్యదర్శి అనపర్తి కృష్ణప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు మాత సురేష్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.



జోరుగా ప్రమిదల అమ్మకాలు

ప్రజాశక్తి - పెనుమంట్ర

దీపావళి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రమిదలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ దీపావళి పండగ సందర్భంగా సంప్రదాయ ప్రమిదలతో దీపాలను వెలిగించడం ఆనవాయితీ. ముఖ్యంగా మండలంలో వెలగలేరులోని కాపా రామకృష్ణ వ్యాపారి తాతల కాలం నుంచి కుమ్మరిగా కుండలు, ప్రమిదలు చేయడం ఆనవాయితీ. ప్రమిదల్లో కొనుగోలును ఆకర్షించుకునేలా ఐదు నుంచి ఆరు రకాల ప్రమిదను వివిధ మోడల్స్‌లో అమ్మకం చేస్తుంటారు. డజన్ సాదా రకం రూ.40, కుందులు రూ.50, ఆకు మోడల్ ధర రూ.100 నుంచి రూ.120 వరకు అమ్మకాలు చేస్తామని చెబుతున్నారు. కేవలం మట్టితో ఆకర్షణీయంగా కనబడేలా తయారుచేసే అమ్మకాలు చేస్తామన్నారు. కేవలం దీపావళి పండుగ సందర్భంలో మాత్రమే ప్రమిదలను అమ్మకాలు చేస్తామన్నారు.

పాలకొల్లుకు టిటిడి ధర్మప్రచార వాహనం

ప్రజాశక్తి - పాలకొల్లు

టిటిడి వారి ధర్మప్రచారంలో భాగంగా ఆదివారం పాలకొల్లు శ్రీ అష్ట భుజ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలకు వచ్చారు. ఈ కార్యక్రమంలో చినగోపురం ఛైర్మన్ జవ్వాజి వెంకట పానకాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఛైర్మన్ జోగి వెంకటేశ్వరరావు, ట్రస్టీలు, అర్చకులు, ఇఒ పి.టి.గోవిందరావు పాల్గొన్నారు.

యాత్రికులతో ముత్యాలమ్మ ఆలయం రద్దీ


ప్రజాశక్తి - మొగల్తూరు

మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో ఉన్న బండి ముత్యాలమ్మ ఆలయం ఆదివారం యాత్రికులతో కిటకిటలాడింది. యాత్రికులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి దెందుకూరి రామకృష్ణంరాజు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో భజన కాలక్షేపం, ప్రసాద వితరణ తదితర సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

బాబుతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

ప్రజాశక్తి - ఉండి

చంద్రబాబుతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని ఉండి ఎంఎల్ఎ మంతెన రామరాజు అన్నారు. మండలంలోని వెలివర్రు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఎ మంతెన రామరాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రతిఇంటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడమే కాకుండా టిడిపి అధికారంలోకి వస్తే అందించే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పాలన కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, సీనియర్ నాయకులు జుత్తిగ శ్రీనివాస్, చెన్నంశెట్టి హరినాయుడు, గురుగుబిల్లి వెంకటసత్యనారాయణ, కాగిత బుజ్జి, గంధం బుజ్జి, ఇర్రింకి బుజ్జి పాల్గొన్నారు.


శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎంఎల్ఎ నిమ్మల

గౌడ, శెట్టిబలిజలకు అండగా ఉంటా

ఎంఎల్ఎ నిమ్మల

ప్రజాశక్తి - పోడూరు

పాలకొల్లు నియోజకవర్గంలో గౌడ, శెట్టిబలిజ వర్గీయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు అన్నారు. మండలంలోని పెనుమదం గ్రామంలో అనపూరావారిపేటలో ఎంపీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాల భవన మొదటి అంతస్తు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంఎల్ఎ రామానాయుడు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి లేకపోయినా నిధులు ఎంఎల్ఎగా ఎన్నో చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కమ్యూనిటీ భవనం పూర్తిస్థాయిలో సుందరవనంగా పూర్తయ్యేందుకు మరో రూ.15 లక్షల మంజూరుకు కృషి చేస్తున్నారన్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి బిసిలు మరీ ముఖ్యంగా గౌడ శెట్టిబలిజ వర్గీయులు అండగా నిలుస్తున్నారని, వీరి రుణం తీర్చుకునేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో ఎంఎల్ఎగా నియోజకవర్గం మొత్తం మీద 42 బిసి కమ్యూనిటీ హాలు భవన నిర్మాణాలకు కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, సర్పంచి తానేటీ బాబూరావు, ఎంపిటిసి సభ్యులు మానేపల్లి శ్రీధర్, దేవరపు దొరబాబు, కడలి ఆంజనేయులు, కొల్లు రామారావు పాల్గొన్నారు.

నేడు పాలకొల్లుకు మిథున్ రెడ్డి రాక

ప్రజాశక్తి - పాలకొల్లు

ఈ నెల ఆరో తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో జరిగే నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వైసిపి ఉభయ గోదావరి జిల్లాల వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశం వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 8న పాలకొల్లులో జరిగే సామాజిక సాధికారత బస్సుయాత్ర విజయంపై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి వివిధ వార్డుల్లో గోపీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

పాలకొల్లు ఛాంబర్ అభివృద్ధికి కృషి

పాలకొల్లు : పాలకొల్లు పట్టణ అభివృద్ధికి, ఛాంబర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వైసిపి పాలకొల్లు ఇన్‌ఛార్జి గుడాల గోపీ చెప్పారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గుడాల గోపీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఛాంబర్ సభ్యులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించి మాట్లాడుతూ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు కారుమూరి నరసింహరావు, ప్రధాన కార్యదర్శి దేవరపు లక్ష్మీనారాయణ, కోశాధికారి నెలకుర్తి సత్యనారాయణ, ప్రవీణ్ భాను పాల్గొన్నారు.

నరసాపురంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ'

ప్రజాశక్తి - నరసాపురం టౌన్

పట్టణంలోని 32, 42, 44 బూత్‌లలో టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రైతులకు, మహిళలకు, యువతకు ఇస్తున్న పథకాల గురించి వివరించి బాండ్స్ అందించారు. అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా మాజీ శాసనమండలి ఛైర్మన్, పొలిట్‌బ్యూరో సభ్యులు షరీఫ్, టిడిపి నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, కొప్పాడ రవీంద్రనాథ్‌ఠాగూర్ పాల్గొన్నార.

మహారాజశ్రీ భీమవరం I ADDITIONAL JUNIOR CIVIL JUDGE వారి కోర్టు లో,
O.S.NO. 167/2023

వాది : భూపతిరాజు హరినాధ్ రాజు
ప్రతివాది : సాగిరాజు సుబ్బరాజు

పై నెంబరు దావాలో వాది గారు ప్రతివాది పై వాది గారికి రావాలసిన బాకీ సొమ్ము నిమిత్తం కోర్టులో దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలోని వాది గారు ఎన్నిసార్లు బేటా కట్టినా గాని మీరు కోర్టు సమాన్ తీసుకోనందున కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం యీ పేపరు ప్రకటన ఇవ్వడమైనది. కావున మీరు కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ది.09.11.023 తేదిన ఉదయం 10.00 గం॥లకు కోర్టువారి ఎదుట హాజరు కాగలరు. అట్లు హాజరు కాలేని పక్షములో కోర్టు వారు తీసుకునే చర్యలకు బాధ్యులు కాగలరు అని ఇందుమూలముగా తెలియ జేయడమైనది.

చిత్తగించవలెను.

Banala Rohitha Priyanka
Advocate
Bhimavaram,
Cell:91777 33337

భీమవరం
తేది:4.10.2023

In The Court Of The Principal Junior Civil Judge :: Tanuku
O.S.No. 405/2020

Between:
Plaintiff: Bank of Baroda (Erstwhile Vijaya Bank), Alamuru
AND
Defendants:
Vemula Usha and another

వాది తరుపున చేసిన ప్రకటన

ప్రతివాదులు:
1) వేముల ఉష, భర్త: గంగాధరరావు, హిందువు, స్త్రీ, వ్యవసాయం, గగ్గిపర్రు, యలమంచిలి మండలం.
2) వేముల వెంకట లక్ష్మి, భర్త: వర్ధనరావు, హిందువు, స్త్రీ, బి.సి. వాటర్ ట్యాంకు వీధి, పాలకొల్లు.

పై నెంబరు దావా గ్రంధములో ప్రతివాదులైన మీకు కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఎన్ని పర్యాయములు సమన్లు పంపించిననూ మీకు అమలు జరగనందున శ్రీ కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా **ఈ ప్రకటన తేదీ నుండి 30 రోజులలోగా మీరు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని పై కోర్టువారి ఎదుట హాజరై పై నెంబరు దావాలో మీ తాలూకా ఆక్షేపణలు తెలియజేసు కొనవలసినదిగాను** లేనిచో మీపై పరోక్షముగా చర్యలు తీసుకొనబడునని మీకు తెలియజేయడమైనది.

D.S.V.KRISHNAJI
Advocate, Tanuku.

In The Court Of The Principal Junior Civil Judge :: Tanuku
O.S.No. 288/2020

Between:
Plaintiff: Bank of Baroda (Erstwhile Vijaya Bank), Alamuru
AND
Defendants:
Arepalli Natarajan and another

వాది తరుపున చేసిన ప్రకటన

ప్రతివాదులు:
1) ఆరేపల్లి నటరాజన్, తండ్రి: సత్యనారాయణ, హిందువు, పురుషుడు, 51 సం॥లు, వ్యవసాయం, డో.నెం.25-125, గగ్గిపర్రు, యలమంచిలి మండలం.
2) వేముల వెంకట లక్ష్మి, భర్త: వర్ధనరావు, హిందువు, స్త్రీ, 40 సం॥లు, డో.నెం. 24-12-11/1, పాలకొల్లు.

పై నెంబరు దావా గ్రంధములో ప్రతివాదులైన మీకు కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఎన్ని పర్యాయములు సమన్లు పంపించిననూ మీకు అమలు జరగనందున శ్రీ కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా **ఈ ప్రకటన తేదీ నుండి 30 రోజులలోగా మీరు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని పై కోర్టువారి ఎదుట హాజరై పై నెంబరు దావాలో మీ తాలూకా ఆక్షేపణలు తెలియజేసు కొనవలసినదిగాను** లేనిచో మీపై పరోక్షముగా చర్యలు తీసుకొనబడునని మీకు తెలియజేయడమైనది.

N.RAVI SHANKAR
Advocate, Tanuku.

In The Court Of The Ist Additional Junior Civil Judge :: Tanuku
O.S.No. 198/2020

Between:
Bank of Baroda (Erstwhile Vijaya Bank), Alamuru ***...Plaintiff***
VS
Midde Sai Lakshmi another ***...Defendant***

వాది తరుపున చేసిన ప్రకటన

ప్రతివాదులు:
1) మిద్దే సాయిలక్ష్మి, భర్త: గోపాలరావు, హిందువు, స్త్రీ, 50 సం॥లు, వ్యవసాయం, డో.నెం. 8-48/1, ఆలమూరు, పెనుమంట్ర మండలం.
2) వేముల జయరాజు, తండ్రి: సూరన్న, హిందువు, పురుషుడు, 42 సం॥లు, వ్యవసాయం, గగ్గిపర్రు, యలమంచిలి మండలం.

పై నెంబరు దావా గ్రంధములో ప్రతివాదులైన మీకు ఎన్ని పర్యాయములు సమన్లు పంపించిననూ మీకు అమలు జరగనందున శ్రీ కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా మీరు **ది.07-11-2023వ తేదీన ఉదయం గం॥ 10:30 ని॥లకు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని పై కోర్టు నందు హాజరై మీ తాలూకా ఆక్షేపణలు తెలియజేసుకొనవలసినదిగాను** అట్లు కాని ఎడల మీ పరోక్షమున తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియపర్చుడమైనది.

T.RAMA DEVI
Advocate, Tanuku.

మహారాజశ్రీ తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఓ.యస్.నెం. 256/2023

బిట్వీన్:
పసుపులేటి మౌనిక వగైరా ...వాదులు
మరియు
పసుపులేటి శ్రీనివాసరావు, తండ్రి: సూర్యనారాయణ, డో.నెం. 16-13, రామచంద్రరావుపేట, పెనుగొండ, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, టి.జె.సి.జె.సి. **...ప్రతివాది**

వాదులు తరుపున వేయించిన ప్రకటన

ఇందుమూలముగా ప్రతివాదికి తెలియజేయునది ఏమనగా, పై నెంబరు దావాలో కోర్టు ద్వారా సమన్లు పంపిననూ తీసుకొనక కాలయాపన చేయుచున్నందున శ్రీ కోర్టు వారు సమన్లు పేపరు ప్రకటన ద్వారా ఆర్డరు వేసినారు. కావున ఈ పేపరు **ప్రచురణ తేదీ నుండి 30 రోజులలో** పై కోర్టు వారి ఎదుట స్వయంగా గాని, న్యాయవాది ద్వారా గాని హాజరై మీ ఆక్షేపణలు విన్నవించుకోవలెను. లేనిచో మీ పరోక్షములో దావా విచారించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
వెలిచేటి గోవిందారావు
తణుకు, వాదులు తరుపు న్యాయవాది
06-11-23. తణుకు. సెల్: 98491 22938

In The Court Of The Principal Junior Civil Judge :: Tanuku
O.S.No. 573/2020

Between:
Plaintiff: Bank of Baroda (Erstwhile Vijaya Bank), Tanuku
AND
Defendants:
Madeti Narasimha Swamy and another

వాది తరుపున చేసిన ప్రకటన

ప్రతివాదులు:
1) మడేటి నరసింహస్వామి, తండ్రి: రామాంజనేయదాసు, హిందువు, పురుషుడు, 41 సం॥లు, డో.నెం. 20-1-11/1ఎ, పాలకొల్లు.
2) కట్టా మురళి, తండ్రి: వెంకటేశ్వరరావు, హిందువు, పురుషుడు, 37 సం॥లు, డో.నెం. 4-114, గగ్గిపర్రు, యలమంచిలి మండలం.

పై నెంబరు దావా గ్రంధములో ప్రతివాదులైన మీకు కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఎన్ని పర్యాయములు సమన్లు పంపించిననూ మీకు అమలు జరగనందున శ్రీ కోర్టు వారి ఆదేశముల ప్రకారం ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా **ఈ ప్రకటన తేదీ నుండి 30 రోజులలోగా మీరు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని పై కోర్టువారి ఎదుట హాజరై పై నెంబరు దావాలో మీ తాలూకా ఆక్షేపణలు తెలియజేసుకొనవలసినదిగాను** లేనిచో మీపై పరోక్షముగా చర్యలు తీసుకొనబడునని మీకు తెలియజేయడమైనది.

N.RAVI SHANKAR
Advocate, Tanuku.